క్లుప్తంగా

న్యూట్రిషన్ కిట్ల అందజేత



కిట్లు పంపిణీ చేస్తున్న ఎంపీపీ కళావతి

సంగెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లతో నిరుపేద గర్భిణులకు సంపూర్ణ పోషకాహారం అందుతుందని ఎంపీపీ కళావతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్య సంరక్షణకు న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళలకు వరమన్నారు. మండల వైద్యాధికారి పోగాకుల అశోక్, పల్లె దవాఖాన డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

దుగ్గొండిలో..



దుగ్గొండి : ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సోమవారం న్యూట్రిషియన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ కాట్ల కోమలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎంపీడీఓ కృష్ణప్రసాద్, వైద్యాధికారి కిరణ్‌రాజ్, ఎంపీటీసీ రాజు, హెచ్ఈఓ సాంబయ్య, సబిత, రహమాన్, చాణక్య, సిబ్బంది పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాల పంపిణీ



దుగ్గొండి : మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ఎంఈఓ సత్యనారాయణ సోమవారం పంపిణీ చేశారు. విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికి పుస్తకాలు, డ్రెస్సులు అందించాలని హెచ్ఎంలకు సూచించారు.

'హామీ మరిచిన బీజేపీ'



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

దుగ్గొండి : అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కట్ల రాజశేఖర్ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం పర్లపెల్లి బాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మంద రాజు, కల్లెపల్లి ప్రణయ్‌దీప్, కొలగాని రవి, కన్నం కట్టయ్య, రాకేష్, చేరాలు, మహేందర్, బాలు పాల్గొన్నారు.

పరామర్శ

నర్సంపేట రూరల్ : ముత్తోజిపేట గ్రామానికి చెందిన మహమ్మద్ యాకుబ్, ఇప్పల్‌తండా గ్రామానికి చెందిన ధరావత్ నర్సింహ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందించారు. నాయకులు నల్లబెల్లి సుదర్శన్, ముత్తినేని వెంకటేశ్వర్లు, కట్కూరి దామోదర్‌రెడ్డి, మండ కార్తీక్, పెంచాల సతీష్, జూలూరి మనీష్, పోతురాజు రాజు, నూనె కృష్ణ, కార్తీక్ ఉన్నారు.

ఎమ్మెల్యే అరూరి పరామర్శ



నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్

వర్ధన్నపేట : మండలంలోని రామవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ చిలుముల్ల సోమయ్య భార్య సోమలక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా ఆమె చిత్రపటానికి సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వర్ధన్నపేట పట్టణానికి చెందిన కొండేటి కమలమ్మ(72) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందింది. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ కమలమ్మ మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంగెం : మండలంలోని తీగరాజుపల్లి సర్పంచ్ కర్జుగుత్త రమగోపాల్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్‌రావు సోమవారం పరామర్శించారు. రమ అత్తగారు ఆగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దుగ్గొండి: మొక్కనాటి నీరు పోస్తున్న ఎంపీపీ



గీసుకొండ : మరియపురంలో అదనపు కలెక్టర్..



నర్సంపేటరూరల్: ముత్యాలమ్మతండాలో..



ఘనంగా హరిత దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో హరిత దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా వన సేవకులను, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

– సాక్షి నెట్ వర్క్



వర్ధన్నపేట: మొక్క నాటుతున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఆంగోత్ అరుణ తదితరులు



పర్వతగిరి: మొక్క నాటుతున్న సర్పంచ్ మాలతి



చెన్నారావుపేట: పాత ముగ్దుంపురంలో..



సంగెం: గాంధీనగర్‌లో..



నల్లబెల్లి: మొక్క నాటుతున్న ఎంపీపీ సునీత

ఇంటి నిర్మాణానికి 'మెపా' చేయూత



గృహప్రవేశంలో పాల్గొన్న మెపా సభ్యులు

నల్లబెల్లి : ఇల్లు కాలిపోయి ఎలాంటి ఆధారం లేని బాధిత కుటుంబానికి ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) అండగా నిలిచింది. మండలంలోని కొండాపూర్ శివారు మురళీనగర్‌లో గతేడాది జూన్ 8న అగ్ని ప్రమాదంలో గంరబోయిన మొండయ్య–సరోజన దంపతులకు చెందిన ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మొండయ్య కుటుంబానికి మెపా బాధ్యులు అండగా నిలిచారు. మెపా సహకారంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసి, ఆదివారం రాత్రి గృహప్రవేశం చేశారు. మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్, కొండాపూర్ సర్పంచ్ గూబ తిరుపతమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు గుండాల మధన్ కుమార్, గుండ్ర చంద్రశేఖర్, పెండెం మధుసూదన్, గూల్ల సత్తయ్య, నీరటి రాజు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ



గుడ్లను పరిశీలిస్తున్న ఐసీడీఎస్ అధికారులు

సాక్షి ఎఫెక్ట్

వర్ధన్నపేట : వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డ అంగన్‌వాడీ సెంటర్లో 'నాణ్యత లేని గుడ్ల పంపిణీ'పై 'సాక్షి' దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో సోమవారం అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా శిశుసంక్షేమాధికారి శారద, వర్ధన్నపేట సీడీపీఓ శ్రీదేవి, సూపర్‌వైజర్ లలిత సందర్శించి విచారణ చేపట్టారు. ఉడకబెట్టిన గుడ్లను పరిశీలించారు. బాధితురాలు పబ్బాల శ్రీలేఖను విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్‌లోనే గర్భిణులకు, పిల్లలకు ఉడకబెట్టిన గుడ్లు తినిపించాలన్నారు. గర్భిణులు, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉడకబెట్టిన గుడ్లను తినాలని సూచించారు. అలా కాకుండా శ్రీలేఖ అభ్యర్థన మేరకు గురువారం, శుక్రవారం, శనివారం అందించే గుడ్లను నేరుగా తినకుండా పచ్చి గుడ్లను ఇవ్వగా ఆమె ఇంటికి తీసుకెళ్లి ఆదివారం ఉడకబెట్టిందన్నారు. ఉడకబెట్టగా గుడ్లు పాడైపోయిందని తెలిపిందని వివరించారు. నాణ్యమైన గుడ్లను మాత్రమే అందించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఎలాంటి పొరపాటులకు, తప్పులకు ఆస్కారం లేకుండా చూస్తామని వివరించారు. గుడ్లను పరిశీలించడం జరిగిందని తాజాగా ఉండడంతో పాటు నాణ్యత లోపాలు ఏవి లేవన్నారు. పౌష్టికాహారం ఎంతో నాణ్యత ఉంటనే పంపిణీ చేయడం జరుగుతుందని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

లక్కపురుగుల నివారణ చర్యలేవి?



మాట్లాడుతున్న కుమారస్వామి

నెక్కొండ : చల్లా గోదాంల నుంచి లక్క పురుగుల స్వైరవిహారంతో సమీప ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు కరువవుతోందని ఎమ్మార్పీఎస్(టీఎస్) డివిజన్ ఇన్‌చార్జ్ వడ్డూరి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గోదాంల నిర్వాహకులు లక్క పురుగుల నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో రాత్రి వేళల్లో లక్క పురుగుల దాడిలో చిన్నారులకు దద్దులు, చర్మం ఎర్రబారి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. లక్క పురుగుల నివారణ కోసం గ్రామ పంచాయతీ పాలక వర్గం, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మండల అధ్యక్షుడు తడుగుల జనార్దన్, కాల నీవాసులు ఎండీ. రజియా, మల్లెపాక అరుణ, ఎండీ. షాహినా, అరుంధతి, ఎం. నందిని ఉన్నారు.

సంక్షిప్త సమాచారం

కరపత్రాల ఆవిష్కరణ

నర్సంపేట : నర్సంపేటలో ఈనెల 23న జరిగే మహాసభను విజయవంతం చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంద రాజు, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ కల్లెపల్లి ప్రణయ్‌దీప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కరపత్రాలను ఆవిష్కరించారు.

రేపు ఆధ్యాత్మిక దినోత్సవం

గీసుకొండ : మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శేషగిరి తెలిపారు. ఆలయ గోపురాలను విద్యుత్ దీపాలతో, గుడి లోపల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఆధ్యాత్మికతను పెంపొందించారు

వర్ధన్నపేట : రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మికతను సీఎం కేసీఆర్ పెంపొందించారని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సోమవారం కట్ర్యాల శివాలయానికి ధూప దీప నైవేద్యానికి అర్చకునికి మంజూరైన వేతన ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే అందజేశారు.

సభను జయప్రదం చేయాలి

నర్సంపేట : సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ ప్రథమ వర్ధంతి సభలను జూన్ 22నుంచి 25వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో విస్తృతంగా నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి అడ్డూరి రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం కృష్ణ ప్రథమ వర్ధంతి సభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

మొరం అక్రమంగా తరలింపు



గీసుకొండ : మండలంలోని ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వ, కొనాయమాకుల ఎత్తిపోతల కోసం తవ్వుతున్న కాల్వ మొరాన్ని పలువురు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. సోమవారం మండలంలోని నందనాయక్‌తండా శివారు గోప్య తండా వద్ద తవ్వుతున్న ఎత్తిపోతల కాల్వ వద్ద నుంచి ట్రాక్టర్ల ద్వారా మొరం అక్రమంగా తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై శ్వేత, పోలీసు సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుని నలుగురు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సట్ల రాజు తెలిపారు.

మొరం దందాకు పాల్పడితే చర్యలు

నెక్కొండ : మండలంలోని చంద్రుగొండ శివారు అవుసుల కుంట నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేశామని తహసీల్దార్ డీఎస్.వెంకన్న సోమవారం తెలిపారు. అనంతరం ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించామన్నారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం, చెరువు మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

స్వగ్రామంలోనే ఎస్సై అంత్యక్రియలు

గీసుకొండ : కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ సబ్ ఇన్‌స్పెక్టర్ సోమ కుమారస్వామి ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఆయన స్వగ్రామం మండలంలోని అనంతారానికి మృతదేహాన్ని తరలించి బంధువులు అంత్యక్రియలను నిర్వహించారు.

కారు, ఆటో ఢీ..

నర్సంపేట రూరల్ : కారు, ఆటో ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన నర్సంపేట మండలంలోని ఇప్పల్‌తండా క్రాస్ రోడ్డు వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన ఆటో నర్సంపేట వచ్చి వెళ్తోంది.. మల్లంపల్లి నుంచి నర్సంపేటకు వస్తున్న కారు ఇప్పల్‌తండా క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కొనకటి నగేష్, ధరావత్ మోహన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

సన్మానం

నర్సంపేట : నర్సంపేటకు చెందిన స్వర్ణనంది జాతీయ అవార్డు గ్రహీత మద్దికాయల రాంబాబును బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.

ఉత్తమ మల్టీపర్పస్ వర్కర్‌కు..

నల్లబెల్లి : మండలంలోని కొండాపూర్ మల్టీపర్పస్ వర్కర్ పెండ్యాల సరోజ రాష్ట్రస్థాయి ఉత్తమ మల్టీ పర్పస్ వర్కర్ అవార్డును ఆదివారం అందుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరోజను సర్పంచ్ గూబ తిరుపతమ్మ, ఉప సర్పంచ్ మన్‌మోహన్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించి సన్మానించారు.

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి



నెక్కొండ: వినతిపత్రం అందజేస్తున్న నాయకులు



నర్సంపేట రూరల్: తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న మున్నూరుకాపు సంఘం నాయకులు

నెక్కొండ : రాష్ట్ర ప్రభుత్వం మున్నూరుకాపు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక వనరులను కల్పించాలని మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షుడు మాదాసు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ డీఎస్. వెంకన్నకు అందించారు. కార్యక్రమంలో యాసం బాలకృష్ణ, పడాల రవికుమార్, నాయకులు గై లక్ష్మణ్,జల్లి బుచ్చయ్య, యాసం కుమారస్వామి, బొల్లం రాములు, బైరు కుమారస్వామి, సంకరి ప్రసాద్, మెండె కుమారస్వామి, ఎడ్ల సురేందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంగెంలో..

సంగెం : రాష్ట్రంలోని మున్నూరుకాపు కులస్తుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మండల అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాజేశ్వర్‌రావుకు అందించారు. కార్యక్రమంలో నాయకులు మాదినేని రామయ్య, ఉండీల మల్లికార్జున్, రాజు, ఎనబోతుల సదయ్య, మొగిలి, హరిశంకర్, వాసం సంపత్, నరేష్, రమేష్, వినోద్, రవీందర్, కుమారస్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఖానాపురం : మున్నూరుకాపు కులస్తుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆ సంఘం మండల కన్వీనర్ నల్లగుంట్ల వెంకట్రాంనర్సయ్య, మహాలక్ష్మి వెంకటనర్సయ్య కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు సోమవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తక్కళ్లపల్లి రమేష్, వెంకన్న, కృష్ణ, వెంకటేశ్వర్లు, సోమయ్య, వెంకన్న, సురేష్, ఎల్లయ్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.



ఖానాపురం: వినతిపత్రం అందజేస్తున్న బాధ్యులు

ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

నర్సంపేట రూరల్ : తెలంగాణ మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు దామెర శెట్టి ఉత్తరయ్య అన్నారు. నర్సంపేట డివిజన్‌లోని ఆరు మండలాలతోపాటు, మున్సిపల్ పరిధిలోని సంఘం బాధ్యుల ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. నాయకులు నాగిశెట్టి ప్రసాద్, నూకల కృష్ణమూర్తి, కుమారస్వామి, ఎనబోతుల సూర్యప్రకాశ్, రమేష్, చంద్రమౌళి, రమేష్, సుంకరనేని వెంకటరమణ పాల్గొన్నారు.

మున్నూరు కాపులను చేర్చాలి

నల్లబెల్లి : కులవృత్తుల పథకంలో వ్యవసాయ పనిముట్ల కోసం మున్నూరు కాపులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించి అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌కు సోమవారం వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి రవీందర్, నాయకులు కొలగాని రామారావు, ఆకుల మధు, మేడిపల్లి ప్రభాకర్, జంగిలి విజేందర్ అయితం నాగరాజు, ఆకుల సాంబరావు తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు



వర్ధన్నపేట: కేక్ కట్ చేస్తున్న ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, నమిండ్ల శ్రీనివాస్



నెక్కొండలో..



సంగెంలో పండ్లు పంపిణీ చేస్తున్న నాయకులు

వర్ధన్నపేట : ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ జన్మదినం సోమవారం వర్ధన్నపేట మండలంలో ఇల్లంద శివారులోని లక్ష్మిగార్డెన్స్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నమిండ్ల శ్రీని వాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.

చెన్నారావుపేటలో..

చెన్నారావుపేట : రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

సంగెం : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాదవరెడ్డి, యూత్ మండల ఆగపాటి రాజు, నాయకులు విలాసాగరం వెంకటేశ్వర్లు, ఎనబోతుల సదయ్య, పులి సాంబయ్య, చంద్రశేఖర్, రవి, రాజు, భాస్కర్, ఐలయ్య, రవి, శోభన్, వనమారెడ్డి, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో భాగంగా టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడారు.

రాయపర్తి : మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి సంబరాలను నిర్వహించారు.

సమస్యలు పరిష్కరించడంలో విఫలం



నల్లబెల్లి: వినతిపత్రం అందజేస్తున్న నాయకులు



నెక్కొండ: ధర్నాలో మాట్లాడుతున్న సమ్మయ్య



దుగ్గొండిలో..

నర్సంపేట రూరల్ : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కోరబోయిన కుమారస్వామి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ రాంమూర్తికి వినతిపత్రాన్ని అందించారు. సీఐటీయూ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పేదలను దగా చేస్తున్న ప్రభుత్వాలు

నెక్కొండ : పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా సమ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఈదునూరి వెంకన్న, సీఐటీయూ నాయకులు చాగంటి వెంకటయ్య, పలుసం ముత్తయ్య, నరేష్, ఇందిరా, మనోజ్, తరుణ్, లింగన్న, సంధ్య శోభ పాల్గొన్నారు.

పేదలకు పట్టాలివ్వాలి

చెన్నారావుపేట : అర్హులైన నిరుపేదలకు పట్టాలివ్వాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, మండల కార్యదర్శి నమిండ్ల స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో శారద, చీకటి కవిత, సదయ్య, నాంపెల్లి కవిత, కేశవులు, ఉమారాణి, శ్రీనివాస్ ఉన్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలి

నల్లబెల్లి : పేదలకు ఇంటి స్థలం, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కడియాల వీరాచారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కడియాల మనోహర్, గంగారపు లింగయ్య, కల్‌నాయక్, సారయ్య, సుగుణమ్మ, ప్రమీల, రాములు తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీ చేయాలని వినతి

దుగ్గొండి : రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ సంపత్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. పుచ్చకాయల కృష్ణారెడ్డి, వేములపల్లి ఓదేలు, కోడం రమేష్, బొల్ల రమేష్, శ్రీకాంత్, పొన్నం రాజు, హంస కృష్ణ, శ్రీనివాసరావు, వేములపల్లి రాజయ్య, అల్లం బాలకొమురు, లాసాని రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.

గుడిసెవాసులకు పట్టాలివ్వాలని ధర్నా

గీసుకొండ : గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారంతహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

జెడ్పీటీసీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలి

పర్వతగిరి : గిరిజనుల భూములను లాక్కుంటున్న స్థానిక జెడ్పీటీసీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాటోత్ శ్రీనివాస్‌నాయక్ మాట్లాడుతూ మండలంలోని తూర్పుతండాలో జెడ్పీటీసీ భూ అక్రమాలకు పాల్పడుతూ గిరిజనుల భూములను బలవంతంగా లాక్కుంటున్నాడని ఆరోపించారు. అలాగే చింతనెక్కొండ గ్రామంలోని దళితులు, ముదిరాజ్‌ల భూములను ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. జెడ్పీటీసీపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మండల స్థాయి అధికారులు పేదలకు అన్యాయం జరుగుతుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక జెడ్పీటీసీ బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి బాధితులకు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.